

మాదకద్రవ్యాలు విక్రయిస్తే చర్యలు



అవగాహన కల్పిస్తున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి - అనంతగిరి: మాదక ద్రవ్యాలు సేవించినా విక్రయాలు చేసినా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని మాదకద్రవ్యాలు- నిషేధంపై బుధవారం మహిళ పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నూతనంగా తీసుకొచ్చిన నవోదయ 2 పథకం ద్వారా మాదక ద్రవ్యాలతో వాటిల్లే ముప్పును ప్రజలకు మహిళా పోలీసులు అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో నాటు సార నిషేధం, మత్తు రహిత సమాజం కోసం అందరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, మహిళ పోలీసులు హాజరయ్యారు.



నిరసన తెలుపుతున్న గిరిజనులు

తాగునీటి సమస్యను పరిష్కరించాలని..

ఖాళీ బిందెలతో గిరిజనుల నిరసన

ప్రజాశక్తి- అనంతగిరి రూరల్: మండలంలోని రొంపెల్లి పంచాయతీ బూరిగ, బొడ్డవలస గ్రామాలలో మంచినీటి సమస్య ఏర్పడడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. బూరిగ గ్రామంలో 40 కుటుంబాలు సుమారు 200 మంది పి టి జి తెగ చెందిన గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామానికి మంచినీటి సమస్య పరిష్కరించాలని బుధవారం ఖాళీ బిందెలతో గెడ్డ వద్ద గిరిజనులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బూరిగ, బొడ్డవలస వార్డు సభ్యులు బురుగ అప్పలరాజు, సోమేల చంద్రమ్మ, బూరుగు కొత్తమ్మ, సోమేల సన్నమ్మ మాట్లాడుతూ, తమ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జల్జీవన్ మిషన్ ద్వారా 2023 సంవత్సరంలో రిగ్ బోరు తవ్వించారని, మోటార్ బిగించి మంచినీరు సరఫరా చేయడంలో ఆలస్యం చేయడంతో బోరు మూసుకుపోయిందన్నారు. దీంతో తమ గ్రామంలో మంచినీటి సమస్య జటిలమైందన్నారు. మంచినీరు సమస్యతో గెడ్డ వాగుల నీటిని సేవిస్తుండడంతో తమ గ్రామంలో కలుషిత నీరు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వేసవి సమీపిస్తుండటంతో ఈ ఏడాది మంచినీటి సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.మంచినీటి సమస్యను పరిష్కరించాలని చాలా సార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో తక్షణమే మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలి

జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్



మాట్లాడుతున్న జెసి

ప్రజాశక్తి-పాడేరు: అసంఘటిత కార్మికులను ఇ శ్రమ పోర్టల్‌లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ సూచించారు. అసంఘిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇ శ్రమ పోర్టల్ అందుబాటులోకి తీసుకుని వచ్చిందన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్మికశాఖ, ఐసిడిఎస్ జిల్లా విద్యాశాఖ, జిల్లా పరిశ్రమ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డి.ఆర్.డి.ఏ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఇ శ్రమలో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందించాలన్నారు. ప్రమాద వశాత్తు మరణించిన కార్మికులకు రూ. 2 లక్షలు, పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి రూ. 2 లక్షలు, పాక్షికక అంగ వైకల్యం పొందిన వారికి రూ.1 లక్ష బీమా సౌకర్యం పొందవచ్చని అన్నారు. వ్యవసాయ కార్మికులు, ఆశా వర్కర్లు, వలస కార్మికులు, ఇళ్లు, దుకాణాలలో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి వర్తకులు, మత్స్య కార్మికులు, పాల వ్యాపారులు, చేతవృత్తుల పరివారు. భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, జీపులు ఆటో డ్రైవర్లు, ఇపిఎఫ్, ఇఎస్ఐ లేని కార్మికులను ఇ శ్రమలో నమోదు చేయాలని చెప్పారు. మీ సేవా కేంద్రాలు, దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం నమోదు చేసుకోవచ్చుని చెప్పారు. జిల్లా అధికారులు ఆయా శాఖలలో విధులు నిర్వహిస్తున్న అసంఘటిత కార్మికులను ఇ శ్రమ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. మార్చి 31వ తేదీలోగా ఇ శ్రమ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి టి. సుజాత, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. బి. ఎస్.నంద్, ఐసిడి ఎస్ పిడి ఎన్.సూర్యలక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇఇ కె.జవహర్ కుమార్, పంచాయతీ రాజ్ ఇఇ టి.కొండయ్య పడాల్, సహాయ కార్మిక అధికారి సూర్యనారాయణ పాల్గొన్నారు.


పిడిఎఫ్ అభ్యర్థి

డివి.రాఘవులును గెలిపించాలి

పలు చోట్ల విస్తృత ప్రచారం

ప్రజాశక్తి-విఆర్.పురం

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి డివి.రాఘవులుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మండలంలో బుధవారం విస్తృతంగా ప్రచారం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజులు, మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్ ఆధ్వర్యాన ఓటర్లను కలిసి పిడిఎఫ్ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరారు. నిరుద్యోగుల పక్షాన శాసనమండలిలో గళం విప్పేది పిడిఎఫ్ అభ్యర్థులేనని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యపైనా, నిరుద్యోగ, అంగన్వాడీల సమస్యలపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నేడు ప్రతిపక్ష అవసరం ఏర్పడిందని తెలిపారు.



విఆర్.పురం మండలంలో ప్రచారం చేస్తున్న సిపిఎం నేతలు



ఎటపాక మండలం నందిగామలో ఓటర్లను కలిసిన సిపిఎం నాయకులు

ఇటువంటి పరిస్థితుల్లో అవినీతి మచ్చ లేనివారు, ప్రశ్నించడానికి భయం లేనివారు ఒక్క పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పంకు సత్తిబాబు, గుండుపూడి లక్ష్మణరావు, కమ్మచిచ్చు సత్యనారాయణ, ఆత్మకూర్ కాంతారావు, సిహెచ్.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


అల్లూరి జిల్లా : ప్రజా సమస్యలపై పోరాడే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డివి రాఘవులును గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి కాకా అర్జున్ దొర కోరారు. ఎటపాక మండలం నందిగామలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. పట్టభద్రులు పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు వంటి ప్రభుత్వ హామీలను విస్మరించిన పాలకులను శాసన మండలిలో ప్రశ్నించేది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పి.బాలకృష్ణ, కందుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

డిఎస్సి నోటిఫికేషన్‌కు ముందే

జీవో 3కు చట్టబద్ధత కల్పించాలి

ప్రజాశక్తి-అల్లూరి జిల్లా

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివాసీ నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను డిఎస్సి నోటిఫికేషన్‌కు ముందే పునరుద్ధరించాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు సీసం సురేష్ డిమాండ్ చేశారు. సంఘం చింతూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం చింతూరులో జరిగింది. ఈసందర్భంగా సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మెగా డీఎస్సీ మార్చి నెలలో ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని ప్రకటించారని, కాని ఏజెన్సీ ప్రాంతంలో జిఒ 3ను పునరుద్ధరణ చేయకపోతే ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. డీఎస్సీ కంటే ముందుగానే జీవో నెంబర్ 3పై అసెంబ్లీ తీర్మానం చేసి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏజెన్సీలోని చట్టాల అమలుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, 1/70 చట్టం అమలుపై అసెంబ్లీలో ప్రకటన చేసి ఆదివాసీలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను తుంగలోకి తొక్కుతుందని, జల వనరులను, ఖనిజ సంపదను దోచుకోవటానికి విచ్చలవిడిగా కార్పొరేట్ సంస్థలకు అవకాశాలు కల్పిస్తుందని విమర్శించారు. అటువంటి చర్యలకు స్వస్తి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పోడియం లక్ష్మణ్, కారం మనోజ్, కట్టం సింగయ్య, సాదుల వెంకయ్య, కట్టం కాంతారావు, రామారావు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు సీసం సురేష్

పోరాటంతోనే పరిహారం చెల్లించేందుకు

ఎపి టూరిజం కార్పొరేషన్ యాజమాన్యం హామీ

ప్రజాశక్తి-అరకులోయరూరల్: పోరాడితేనే మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు ఏపీ టూరిజం కార్పొరేషన్ యాజమాన్యం హామీ ఇచ్చిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు తెలిపారు. మాడగడ పంచాయతీ పకనకుడి గ్రామానికి వెళ్ళి మృతుడు లోలిత్ కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అరకులోయ ఏపీ టూరిజం కార్పొరేషన్ మయూరి రిసార్ట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న లోలిత్ మాన్ పవర్ కార్మికుడు విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా మృతి చెందాడని, దీంతో ఏపీ టూరిజం వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు, ఆదివాసి గిరిజన సంఘం కుటుంబ సభ్యులతో కలిపి ఎపి టూరిజం మయూరి రిసార్ట్స్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో యాజమాన్యం , స్థానిక రెవిన్యూ అధికారులతో ప్రజాసంఘాలు చర్చలు జరిపారన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 లక్షల 25 వేల నష్టపరిహారం ఇవ్వడానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చారని తెలిపారు.అరకులోయ టూరిజం ద్వారా కోట్లాది రూపాయలు కార్పొరేషన్‌కి ప్రతి ఏడాది ఆదాయం వస్తున్నా పని చేస్తున్న కార్మికులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. భవిష్యత్తులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాడగడ మాజీ సర్పంచ్ అర్జున్, ఐకెపి ఉద్యోగి కేశవ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



పరామర్శిస్తున్న ఉమామహేశ్వరరావు, రామారావు

రాళ్లు తేలిన రహదారి

- -గోతులతో మరమ్మతుకు గురవుతున్న వాహనాలు
- -రాకపోకలకు అవస్థలు పడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి -హుకుంపేట: మండలంలోని గోతులు మాయంగా సంతారి -ఉప్ప రోడ్డు మారింది. ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సంతారి డౌన్ వద్ద, ఇరుకు రాయి, రాప సెంటరు వద్ద రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు గుంతల మయంగా దర్శనమిస్తుంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గోతులతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు సైతం షెడ్లకు చేరుకుంటున్నాయి. మారుమూల గ్రామాలకు 108 వాహనాలు రాలేని పరిస్థితి నెలకొంది. ఇదే రహదారి గుండా కోట్నాపల్లి, సంతారి, రాప్ప, ఒడ్డ, మత్స్యపురం, పట్టాం, దుర్గం, అనంతగిరి మండలం పెద్దకోట, పినకోటకు చెందిన రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు మరమ్మతులు చేపడితే స్థానికులకే కాకుండా ఆ ప్రాంత వాసులకు ఇబ్బందులు తప్పుతాయి. అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



రాళ్లు తేలి ఉన్న రహదారి

గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం

- ఎక్కడికక్కడ చెత్త కుప్పలు దర్శనం
- డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోయి మురుగునీరు నిల్వ
- దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు
- దోమలు వృద్ధితో రోగాల బారిన ప్రజలు



కూనవరం మండలం గొమ్ము అయ్యవారి గూడెం డ్రైనేజీలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన చెత్త



విఆర్.పురం మండలంలో కాలువల్లో నిల్వ ఉన్న మురుగునీరు

ప్రజాశక్తి-విఆర్.పురం

మండలంలోని విఆర్.పురం సంతపాకల నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు, అక్కడ నుండి అంబేద్కర్ కాలనీ వరకు డ్రైనేజీలు చెత్తా చెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తోంది. దోమలు విపరీతంగా పెరుగుపోయాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, చెత్త సేకరణకు పంచాయతీ సిబ్బంది మూడు నెలల నుండి రావట్లేదని, దీంతో గృహాల్లో చెత్త పేరుకుపోయందని ఆవేదన వ్యక్తం చేశారు.

వడ్డుగూడెం గ్రామంలో మురికి కాలువలు పూడికపోయి ఉండడంతో డ్రైనేజీల్లో మురుగునీరు ప్రవహించడానికి వీల్లేక రోడ్లపైకి వస్తుందని, దుర్వాసన వెదజల్లడంతో చంటి పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని ఆ గ్రామస్తులు వాపోయారు. తక్షణమే ఆయా పంచాయతీల అధికారులు, ఎంపిడిఒ స్పందించి గ్రామాలను శుభ్రం చేయాలని, చెత్త కుప్పలను తొలగించాలని, డ్రైనేజీల్లో పూడిక ఎప్పటికప్పుడు తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు.

గొమ్ము అయ్యవారి గూడెంలో...

కూనవరం : మండలంలోని గొమ్ము అయ్యవారిగూడెంలో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు నిండి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఇళ్లలో ఉండాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్రైనేజీలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ఇది ఇలాగే ఉంటే గ్రామస్తులు రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఈ సమస్యను పంచాయితీ సిబ్బంది కి తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా డ్రైనేజీలను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఆశ్రమ పాఠాశాలల్లో వైద్య శిబిరాలు

ప్రజాశక్తి-అల్లూరి జిల్లా : చింతూరు ఏజీహెచ్ఎస్ నరసింహాపురం బాలికల పాఠశాల, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలల్లో మండలంలోని తులసిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య పాల్గొని చిన్నారుల ఆరోగ్య సమస్యలపై ముఖ్య సూచనలు చేశారు. రానున్న కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్థులు నీడలో ఉండాలని, ఎక్కువగా నీరు తాగాలని, ప్రధానంగా వేడి చేసి చల్లార్చిన నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకొని తాగాలని, సరిపడా ఆహారం తీసుకోవాలని సూచించారు. వేసవిలో చెమట కారణంగా దద్దుర్లు, దురద తరచుగా సంభవిస్తాయని, ఇతరుల బట్టలు వేసుకోకూడదని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాంతులు, విరేచనాలు, నీరసం, రక్తహీనత వంటి వాటిని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.



విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం

ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్‌పిలతో రేంజ్ డిఐజి సమీక్ష

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్‌పిలు, ఇతర జిల్లా అధికారులతో విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపినాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సిరిపురంలోని విశాఖపట్నం రేంజ్ కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమీక్షలో గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఎన్‌డిపిఎస్ కేసులు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో కేసులు, హేయమైన నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా, సేవిస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక షీట్స్ తయారు చేయాలన్నారు. గంజాయి అక్రమ ఆస్తుల స్వాధీనానికి, పీడీ యాక్ట్ పెట్టేందుకు, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న కేసుల పురోగతి, వాటి పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ కేసులలో బాధితులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం కల్పించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పోక్సో, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా దర్యాప్తు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఎస్‌పిలు తుహిన్ సిన్హా, వకుల్ జిందాల్, అమిత్ బర్దర్, కెవి.మహేశ్వరరెడ్డి, ఎస్‌వి.మాధవరెడ్డి, విశాఖపట్నం రేంజ్ అధికారులు పాల్గొన్నారు.

పలు రైళ్లకు అదనపు బోగీలు

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి పలు రైళ్లకు అదనపు బోగీలను జతచేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 18107 రూర్కెలా- జగదల్పూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 23న, 18117 రూర్కెలా- గుణుపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జతచేయనున్నారు. 22837 హతియా - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 24న ఒక థర్డ్ ఏసి ఎకానమీ క్లాస్ కోచ్‌ను జతచేయనున్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ అధికారులు కోరారు.

వెహికల్ రికవరీ మేళా

ప్రజాశక్తి -ఎంవిపి.కాలనీ : ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా వివిధ కేసులలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను వెహికల్ రికవరీ మేళా ద్వారా తిరిగి యజమానులకు అందిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏళ్ల తరబడి నగర పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నిరుపయోగంగా పడి ఉన్న వాహనాలను, పి.ఎం.పాలెంలోని పోలీస్ డంపింగ్ యార్డ్‌లో ఉన్న వాహనాలను యజమానులకు అందించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ వాహనాల వల్ల స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు, వాహనాలు పనికిరాకుండా పోతున్నాయని గుర్తించి, సమస్యను పరిష్కరించేందుకు వాటి యజమానులను అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 869 ద్విచక్ర వాహనాలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలు 114 ఉన్నాయన్నారు. మిగిలిన వాటిలో 272 వాహనాల యజమానులను గుర్తించినట్లు చెప్పారు. మరి కొన్ని కేసులలో పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉందని, వేలం కోసం 38 వాహనాలను గుర్తించామని, రెండు కేసులలో కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉందని, 401 కేసులలో పిటిషన్ ఫైల్ చేసి ఉత్తర్వులు తీసుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో మొదటి విడతగా బుధవారం 152 వాహనాలను యజమానులకు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన వాహనాలను రెండవ విడత అందజేస్తామని చెప్పారు.

విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ : రానున్న వేసవి సెలవుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 08583 విశాఖపట్నం-తిరుపతి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు ప్రతి సోమవారం రాత్రి 19.10 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 08584 తిరుపతి-విశాఖపట్నం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 25 నుండి ఏప్రిల్ 29వ తేదీ వరకు ప్రతి మంగళవారమూ రాత్రి 21.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.

క్షయ వ్యాధిపై అవగాహనుండాలి



హుకుంపేటలో అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-హుకుంపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీబీ యూనిట్ ఆధ్వర్యాన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షయ వ్యాధి పై జిల్లా టీబీ వైద్య అధికారి బి.సూర్యనారాయణమ్మ బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. రెండు వారాలకు మించి పైబడిన దగ్గు, దగ్గుతో కఫం, రాత్రిపూట జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, మెడ మీద కాయలు వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుల్ని సంప్రదించాలని చెప్పారు. విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లినప్పుడు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి వైద్య సేవలు పొందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ యూనిట్ వైద్య సిబ్బంది సంధ్య, రామరాజు, పాత్రుడు, సదానందం, అశ్విని, నాగేశ్వరరావు, ధనరాజ్ పాల్గొన్నారు.

కూనవరం :క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని టీబీ కంట్రోల్ సూపర్‌వైజర్ ఆర్.రామాంజనేయులు అన్నారు. కూనవరం మండలం కోతులగుట్ట ఏపీఆర్ బాలికల కళాశాలలో గురువారం క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాల మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, దగ్గినప్పుడు తెమడ పడడం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఈ లక్షణాలు ఉన్నవారికి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు ఇస్తామని చెప్పారు. రోగులు మందులతో పాటు మంచి ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ కంట్రోల్ ల్యాబ్ టెక్నీషియన్ సిహెచ్.భారతి తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి జిల్లా : అడ్డతీగల స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో క్షయ వ్యాధిపై అడ్డతీగల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ ఆధ్వర్యాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హాస్పిటల్ కౌన్సిలర్ నారే వాసు, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్‌వైజర్ జి.లక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న దేవి, స్టాఫ్ సునీత, జిడి ఏ.దేవుడు, ఐసీటీఎస్ సునీత, ఆరోగ్యశ్రీ, సిబ్బంది, ఫార్మసీ సిబ్బంది పాల్గొన్నారు.



కూనవరంలో అవగాహన కల్పిస్తున్న అధికారులు

సంపద తయారీ కేంద్రాలపై అవగాహన అవసరం



సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి

ప్రజాశక్తి-చింతపల్లి:వ్యర్థాల నుండి సంపద తయారీ కేంద్రాలపై ప్రజలందరికి అవగాహన కల్పించాలని అల్లూరి జిల్లా గ్రామపంచాయతీ అధికారి బి.లోవరాజు అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో యువిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చింతపల్లి మేజర్ సర్పంచ్ దురియా పుష్పలత, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఘన వ్యర్థాల నుండి సంపద తయారీ కేంద్రాన్ని(ఎల్ టి సి) సందర్శించి పరిశీలించారు. అనంతరం వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు అందించారు. అందులో ముఖ్యంగా షెడ్డు వర్మీ కంపోస్ట్ తయారీ, ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త, సేకరించడం, ప్రతిరోజు వాటర్ ట్యాంకులు క్లోరినేషన్, ఇంటి పన్ను వసూలు వంటి విషయాలపై చర్చించారు. ఇంటి పన్ను వసూలును ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యర్థాల నుండి సంపద తయారీ కేంద్రాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించి ప్రచారం చేయాలన్నారు. అన్ని పంచాయతీలలో సంపద తయారీ కేంద్రాలు నిర్వహణ చేయడానికి శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కార్యదర్శులకు ఆదేశించారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయు విధానం, షెడ్ నిర్వహణ వంటి వాటిపై సచివాలయ సిబ్బంది, సభ్యులందరికీ శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సచివాలయం సిబ్బంది టి రామకృష్ణ, జి.మంజు వాణి, ఎస్.లక్ష్మమ్మ, కె విజయలక్ష్మి, డి.రమణమ్మ, డి.హరిప్రసాద్, లిల్లీ, ప్రశాంతి పాల్గొన్నారు.

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు

ప్రజాశక్తి- అనంతగిరిరూరల్:మండలంలోని కివర్ల పంచాయతీ నక్కులమామిడి గ్రామంలో వంతలసింగురు అనే గిరిజనుడు అస్వస్థతకు గురవడంతో సుమారు 20 కిలోమీటర్ల దూరం డోలీ మోతతో కుటుంబ సభ్యులు బుధవారం మోసుకొని వచ్చి పినకోట పిహెచ్‌సికి తరలించారు. ఈ సందర్భంగా నక్కులమామిడి గ్రామస్తులు మాట్లాడుతూ, తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పోవడంతో గిరిజనులు జ్వరాల బారిన పడినా, అత్యవసర సమయాల్లో కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 20 కిలోమీటర్లు డోలిలోనే మోసుకొని వచ్చామని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామాల పరిస్థితి ఏమాత్రం మారడం లేదని తెలిపారు. గ్రామాల్లో రోడ్డు, మంచినీరు, విద్యుత్ వంటి సమస్యలు కూడా పరిష్కరించ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం లేక కొండలు, గుట్టలు ఎక్కి కాలి నడకతోనే ప్రయాణం సాగిస్తున్నామన్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.



డోలిలో మోసుకొస్తున్న గ్రామస్తులు

నేరాలు ఘోరాలు



మాట్లాడుతున్న డిఎస్‌పి అహ్మద్

చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

ప్రజాశక్తి-అరకులోయరూరల్: డుంబ్రిగుడ మండలం కొర్రయి పంచాయితీ బొందుగూడ గ్రామంలో చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 1450 రూపాయిలు, క్క బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి షేక్ షాహబాజ్ అహ్మద్ తెలిపారు. బుధవారం అరకులోయ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ బోందుగూడ గ్రామానికి చెందిన షావుకారి సూర్యప్రకాశరావు కిరాణా వ్యాపారి ఇంట్లో ఈనెల 8న రాత్రి తన భార్య గీతా ఇంట్లో ఉండగా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి కర్రలతో కొట్టి,కత్తితో బెదిరించి దోపిడి చేసి పారి పోయినట్లు ఫిర్యాదారుడు ఫిర్యాదుతో డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరకు సీఐ ఎల్ హిమగిరి, డుంబ్రిగుడ ఎస్ఐ కె పాపినాయుడులు ఈ కేసును ఛేదించారన్నారు.

మొదటి నిందితుడు షావుకారి సురేష్ డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయితి బోందుగుడ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా రెండో నిందితుడు మనోజ్ కుమార్ ఖోస్లా ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సిమిలిగుడ మండలం దోలింబ పంచాయితి కంటగూడ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. ఈ ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారిని కూడా అదుపులో తీసుకుంటామని తెలిపారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు సీఐ ఎల్ హిమాగిరి, డుంబ్రిగూడ ఎస్ఐ పాపి నాయుడు, హెడ్ కానిస్టేబుల్స్ నాగేశ్వరరావు, సత్యనారాయణ, బెహర, ప్రసాద్ పాల్గొన్నారు.

ఫార్మా కార్మికుడు ఆత్మహత్య

ప్రజాశక్తి-రాంబిల్లి :మండలంలోని లాలంకోడూరులో నివాసముంటున్న గుడిపూడి సురేష్ (38) తాను నివాసముంటున్న ఇంటిలో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన గుడిపూడి సురేష్ స్థానిక ఎస్ఇజెడ్‌లోని ఫార్మా కంపెనీలో కార్మికునిగా పని చేస్తున్నాడు. మండలంలోని లాలంకోడూరులో నివాసముంటున్నాడు. సురేష్ తల్లిదండ్రులు చనిపోయారు. భార్య సురేష్‌ను విడిచి వెళ్లిపోవడంతో ఆయన మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్ తను నివాసముంటున్న ఇంటిలోనే బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాంబిల్లి సీఐ సిహెచ్ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

122 కిలోల గంజాయి పట్టివేత

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : నాతవరం మండలం ములగపూడి జంక్షన్ వద్ద 122కిలోల గంజాయిని పట్టుకున్నామని నర్సీపట్నం డిఎస్‌పి పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారుముందుగా అందిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్ఐ భీమరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో ములగపూడి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడిందన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.

బయోయాక్టివ్ కాంపౌండ్‌ల ప్రయోజనాలపై

'గీతం'లో జాతీయ సదస్సు



సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ వేదవతి

ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డిఎస్‌టి) సంయుక్తంగా 'రీసెర్చి ట్రెండ్స్ ఇన్ థెరప్యూటిక్ అప్లికేషన్స్ ఆఫ్ బయోయాక్టివ్ కాంపౌండ్స్' అంశంపై గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.వేదవతి మాట్లాడుతూ తం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో జరుగుతున్న అధ్యాయనాలు వివరించి, కొత్త అంశాలపై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు.గీతం మూర్తి ప్రయోగశాలల అధిపతి ప్రొఫెసర్ బివిఆర్.టాటా మాట్లాడుతూ పరిశోధనలకు ఉపకరించేలా రూ. 100 కోట్ల వ్యయంతో గీతంలో అధునాతన ప్రయోగశాలలను అభివృద్ధి చేశామన్నారు. సముద్రశాస్త్ర అధ్యయనాల ద్వారా మానవాళికి ఉపయోగపడే బయోయాక్టివ్ కాంపౌండ్‌లను గుర్తించవచ్చునన్నారు. గీతం రీసెర్చి డవలప్‌మెంట్ సెల్ డైరక్టర్ ప్రొఫెసర్ ఎన్.సత్యంనారాయణ మాట్లాడుతూ గీతం విశాఖ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంగణాలలో పరిశోధనలు జరిపే వారికి మూర్తి ఫెలో షిప్‌లు అందజేస్తున్నామని వెల్లడించారు. వివిధ కేంద్ర పరిశోధన సంస్థలు అందిస్తున్న రీసెర్చి నిధులను సద్వినియోగానికి అనుసరించాల్సిన విధానాలపై డిఎస్‌టి మాజీ సలహాదారు డాక్టర్ మీనాక్షి మున్షి వివరించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ జి.రవికుమార్ పాల్గొని వివరాలను వెల్లడించారు.

భెల్ కార్మికులకు బహుమతుల పంపిణీ

ప్రజాశక్తి- గాజువాక: బెల్ కార్మికులకు సంస్థ తరపున ఏటా ఇస్తున్న బహుమతుల్లో భాగంగా బుధవారం ఒక్కో కార్మికునికి ఐదు లీటర్ల ప్రెషర్ కుక్కర్‌ను అందజేశారు. గుర్తింపు యూనియన్ యునైటెడ్ ఫ్రంట్ నేతల ద్వారా యాజమాన్యం వీటిని కార్మికులకు అందజేసింది.కార్యక్రమంలో గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి సాహు, ఎజిఎం ఎస్.లీల, సీనియర్ మేనేజర్ జి.చంద్రశేఖర్, సుబాకర్ సాహూ, పివిఎస్. రాజు, కొల్లి దేముడు, పి. భాస్కరరావు, బి.రవీంద్రబాబు, రాజన్న, కంచిపాటి ప్రకాష్, వీరభద్రరావు, పి ప్రసాదరావు పాల్గొన్నారు .

యువత క్రీడల్లో రాణించాలి : గంటా

ప్రజాశక్తి- ఆనందపురం : మండలంలోని పెద్దిపాలెం ఎంఎస్‌కె ప్రసాద్ క్రీడా మైదానంలో మరుపిళ్ళ బంగారునాయుడు(బాబ్జీ) జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మరుపిళ్ల.సాయిజ్ఞానేశ్వర్ పది రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటిలు ముగిసాయి. క్రికెట్‌లో 15జట్లు పాల్గొనగా, దుక్కవానిపాలెం జట్టు విజేతగా నిలవగా, ఒనంపేట రన్నరప్‌గా, మూడోస్థానంలో పెద్దిపాలెం జట్టు నిలిచింది. విజేతలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నగదుతోపాటు షీల్డ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు క్రీడల ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.

మరుపిళ్ళ. బంగారునాయుడు వర్థంతి పురస్కరించుకొని ఒఎస్‌జి ఫౌండేషన్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. బిపి కల్లాలు కోలాటం గ్రూపునకు సాయి జ్ఞానేశ్వరావు సౌండ్ సిస్టమ్‌కు రూ.15 వేలు నగదు సాయం అందించారు.కార్యక్రమంలో నాయకులు తాత్రాజు అప్పారావు, బిఆర్‌బి నాయుడు, మరుపిల్ల శ్రీనివాసరావు, కూరాకుల మురళి, ఉప్పాడ అప్పారావు, కూరాకుల వెంకటేష్, కాకర వెంకటరమణ, సురేష్, బమ్మిడి తారక్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

పనులు లేక గిరిజనుల వలసలు

ఉపాధి హామీ పనులు పటిష్టంగా అమలు చేయాలని వేడుకోలు

ప్రజాశక్తి-కొయ్యూరు :: కొయ్యూరు మండలంలోని మారుమూల బూదరాళ్ల యు.చీడిపాలెం, మఠం భీమవరం పంచాయతీలకు చెందిన వివిధ గ్రామాల నుంచి గిరిజనులు వలసబాట పట్టారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా వ్యవసాయం గిట్టుబాటు కాక పంటలు లేక పొట్ట చేత పట్టుకుని కుటుంబాలను ఇళ్ల వద్ద విడిచిపెట్టి మైదాన ప్రాంతాలకు గిరిజనులు వలస వెళుతున్నారు. ప్రధానంగా హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, తుని, అనకాపల్లి తదితర ప్రాంతాలకు ఇటీవల కాలంలో గిరిజనులు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. వలస వెళ్లిన గిరిజనులు కొంతమంది దళారుల చేతిలో మోసపోవడం, కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడం జరుగుతున్నాయి. మరో వైపు పేదలకు కూలి పనులు కల్పించి వలసలు నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పటిష్టంగా అమలు కావడం లేదు. పూర్తి స్థాయిలో పనులు కల్పించకపోవడం, కల్పించే అరకొర పనులకు కూడా వెంటనే డబ్బులు జమ చేయకపోవడం తదితర కారణాలతో గిరిజనుల వలసలు ఆగడం లేదు.

మరో వైపు ఇలా వలస వెళ్లిన వారు ప్రమాదాలు బారిన పడితే వారిని పట్టించుకునే నాథులే లేరు. కొద్ది కాలం క్రితం బాలరేవులు గ్రామం నుంచి తుని పరిసర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్లిన పిట్టల పరమేశు అనే గిరిజనుడు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డు పడగా, వారిని ఆదుకునేవారు కరువయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిస్థాయిలో ఉపాధి హామీ పనులు కల్పించి కూలి డబ్బులు సకాలంలో చెల్లించాలి. ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీలకు రోజు వేతనం రూ.600 ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు.



ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

ప్రజాశక్తి-విఆర్.పురం :శ్రీరామగిరి పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన పోలవరం నిర్వాసితుల సమస్యలను జిల్లా కలెక్టర్ విన్నవించినట్లు ఆ పంచాయతీ సర్పంచ్ పులి సంతోష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు చింతూరు ఐటిడిఎ ఆఫీసుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను తనతో పాటు మాజీ ఉప సర్పంచ్ గుండుపూడి లక్ష్మణరావు కలిసినట్లు పేర్కొన్నారు. మొదటి 41.15 కాంటూరులో పూర్తిగా ముంపునకు గురయ్యే శ్రీరామగిరి పంచాయితీలోని నాలుగు గ్రామాల నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ నాటికి అర్హులైన కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ జాబితాలో నేటికి చేర్చలేదని, ఆయా కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ జాబితాలో చేర్చి ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న డి.ఫారం పట్టా భూములకు, కొండరెడ్లు సాగు చేస్తున్న పోడు భూములకు నష్టపరిహారం, భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను గుర్తించి ఆర్ అండ్ ఆర్, పునరవాసం కల్పించాలని, అసంపూర్తిగా ఉన్న పునరావాస కాలనీలను పూర్తి చేసి, పూర్తి సౌకర్యాలు కల్పించాలని, ఆర్ అండ్ ఆర్ జాబితాలో పేరు నమోదైన తరువాత చనిపోయిన వారి కుటుంబాలకి ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

పీసా చట్టంపై శిక్షణ

ప్రజాశక్తి-రంపచోడవరం : పీసా చట్టంపై మండల ప్రజా పరిషత్ కార్యాలయం. ఎంఆర్‌సి భవనంలో బుధవారం ఎంపిడిఒ సుండం శ్రీనివాస్‌దొర, పిఆర్ అండ్ డిఆర్ ఇఇ కెయుఆర్‌ఎస్ పద్మజ, ఎం.మహేశ్వరరావు, ఎస్‌కె బాషా, లక్ష్మీ, కె. శాంతి ప్రసన్న తదితరులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పీసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపిపి బందం శ్రీదేవి, జెడ్‌పిటిసి పండా వెంకటలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎస్‌హెచ్‌జి మెంబర్లు మొత్తం 224 మంది పాల్గొన్నారు. సామర్లకోట వైటిసి ప్రిన్సిపాల్ వేణుగోపాల్, పి.వెంకటేశ్వరరావు పరిశీలించారు.

రంప శివాలయ ధ్వజారోహణ

ప్రజాశక్తి-రంపచోడవరం : మండలంలోని రంప గ్రామంలో అతి పురాతన శివాలయంలో మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఆలయ అర్చకులు గొడవర్తి ప్రసన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేశారు. భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సెంట్రల్ జైలులో శానిటరీ న్యాప్‌కిన్‌ల తయారీ యూనిట్

ప్రజాశక్తి - ఆరిలోవ : విశాఖ కేంద్రకారాగారంలో లివింగ్ ఫౌండేషన్ సహకారంతో శానిటరీ న్యాప్‌కిన్‌ల తయారీ యూనిట్‌ను బుధవారం మహిళా ఖైదీల బ్లాక్‌లో ప్రారంభించారు. దీన్నిలివిగ్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి సెంట్రల్‌జైల్ సూపరెంటిండెంట్ మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఖైదీల సాధికారతతోపాటు వారి ఆరోగ్యం, పరిశుభ్రతను మెరుగుపరచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. హానికరమైన రసాయనాలు లేని ముడి పదార్థాలను ఉపయోగించి, నాణ్యమైన శానటరీ న్యాప్‌కిన్‌ల ఉత్పత్తిపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. మహిళా ఖైదీలకు ఈ యూనిట్ ఆర్థికంగా సహాయపడుతుందన్నారు. ఈ యూనిట్‌లో తయారైన ఉత్పత్తులను రాష్ట్రంలో అన్ని జైళ్లలోని మహిళలకు సరఫరా చేస్తామన్నారు. యూనిట్ స్థాపనకు సహాయ సహకారాలు అందించిన లివింగ్ ఫౌండేషన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప పర్యవేక్షణాధికారి ప్రవీణ్ కుమార్, జైలు అధికారులు పాల్గొన్నారు.



శానిటరీ న్యాప్‌కిన్‌ల తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో జైలు అధికారులు

పోడు భూములకు పట్టాలివ్వాలి

ప్రజాశక్తి-విఆర్.పురం: ఏజెన్సీలో పోడు భూములకు పట్టాలివ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోయం చిన్నబాబు డిమాండ్ చేశారు. మండలంలోని ములకనపల్లి గ్రామంలో బుధవారం జరిగిన సమావేశంలో చిన్నబాబు మాట్లాడుతూ ములకనపల్లి, కుందులూరు గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న ఆదివాసీలు 40 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని, వారికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని చింతూరు ఐటిడిఎ వారికి గతంలో వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. అయినా ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజనులకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జల్లి వారి గూడెం మెయిన్ రోడ్డు నుంచి కారం గూడెం వరకు బీటీ రోడ్డు, వీర పాపన్నకుంట నుండి మెయిన్ రోడ్డు వరకు అంతర్గత రోడ్లు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులను స్పందించి వలస ఆదివాసీలకు పోడి భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు నల్లారపు ప్రకాష్‌రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న చిన్నబాబు

వాలీబాల్ ఆడుతున్న యువకునికి ప్రమాదం



గాయపడిన ఆనందరావు

ప్రజాశక్తి-సీలేరు : జీకే.వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల కొర్ర ఆనందరావు బుధవారం సాయంత్రం తోటి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడుతూ షార్ట్ కొట్టేందుకు ప్రయత్నించి ప్రమాదవాస్తు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తోటి క్రీడాకారులు, కుటుంబ సభ్యులు దారకొండ ప్రభుత్వ ఆసుపత్రికి హుటా హుటినా ద్విచక్ర వాహనంపై తరలించారు. డాక్టర్ హిమబిందు వెంటనే స్పందించి ప్రమాదం జరిగిన కుడిచేయి షోల్డర్‌ని పరిశీలించారు. షోల్డర్‌కి చెయ్యికి మధ్య ఉన్న బాలు తప్పినట్లు గుర్తించి వెంటనే సరిచేశారు. అనంతరం మెరుగైన సేవలు నిమిత్తం చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫరల్ చేశారు.

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

ప్రజాశక్తి-చింతూరు : మండలంలోని గొర్లగూడెం గ్రామానికి చెందిన మడకం రామ్మూర్తి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోవడంతో ఆ కుటుంబానికి చింతూరు శ్రీభాస్కర విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం ఆర్థిక సాయం అందజేసింది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న భాస్కర విద్యానికేతన్ స్కూల్ కరాస్పాండెంట్ వేణు గోపాల్‌రావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబ యజమాని రామ్మూర్తికి రూ.29వేలు నగదు, 25 కేజీల బియ్యం, దుప్పట్లు, బట్టలు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీభాస్కర విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్ టిజీ సుధాకర్, ఏసీవో త్రివీణ, ముచ్చిక నరేష్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



సాయం అందిస్తున్న పాఠశాల యాజమాన్యం

భగ్గుమంటున్న ఎండలు

ప్రజాశక్తి-విఆర్.పురం :మండలంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు బగ్గు మంటున్నాయి. ఇలా అయితే ముందు ముందు ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెల నుంచి ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. కనుక ముందు జాగ్రత్తగా అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, వడదెబ్బ తగలకుండా రోగులకు ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని కోరారు.